

పట్టపగలే దొంగతనం

బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు.

- 8లో ▸



వేటగాడి అరెస్టు

వన్యప్రాణులను వేటాడుతున్న లింగంపేట మండలానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

- 8లో ▸

గరిష్ఠం/కనిష్ఠం
31.1 /19.9

వాతావరణం

పొగమంచు కురుస్తుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది. చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి.

మాస్టర్ ప్లాన్ విముక్తి కోసం..

- పొలాలను ఇండస్ట్రియల్ జోన్ కింద చూపడంపై ఆగ్రహం
- నెల రోజులుగా రైతన్నల పోరుబాట
- ఆత్మహత్యకు పాల్పడ్డ బాధిత రైతు
- పెల్లుబుకుతున్న నిరసనలు
- నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీకి పిలుపు



మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న రైతులు

కామారెడ్డి బల్దియాలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రియల్ జోన్ కింద చూపడం, అవసరంలేని చోట వంద ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం పోరుబాట పట్టిన రైతులు.. నెలరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పోరాటాన్ని మరింత తీవ్రం చేయడానికి సన్నద్ధమయ్యారు.

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసిన తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఇల్చిపూర్ శివారులో వందలాది ఎకరాల పంట భూములను ఇండస్ట్రియల్ జోన్ కింద చూపారు. అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూర్, ఇల్చిపూర్, టేక్రియాల్ తదితర గ్రామాలకు చెందిన రైతులకు అక్కడ భూములున్నాయి. ఏటా రెండు పంటలు పండడంతోపాటు జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో ఆ భూములకు చాలా విలువ ఉంది. విలువైన భూములను ఇండస్ట్రియల్ జోన్‌లో చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వంద ఫీట్ల రోడ్డుపై..

మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా ప్రతిపాదించిన వంద ఫీట్ల రోడ్డుతో లింగాపూర్, దేవునిపల్లి, టేక్రియాల్ తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులకు నష్టం జరుగుతోంది. చాలామంది రైతులు తమకున్న భూమినంతా కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో రైతులంతా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంద ఫీట్ల రోడు ఎవరి కోసమంటూ నిలదీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న వెంచర్లకు డిమాండ్ రావడం కోసం తమ భూముల నుంచి రోడ్డు ప్రతిపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పట్టణంలో ర్యాలీ..

రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. బాధిత రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి నుంచి పట్టణ ప్రధాన రహదారుల మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రైతులకు మద్దతు తెలపడానికి వివిధ పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు రానున్నట్లు తెలిసింది.

మార్చాల్సిందేనంటూ పోరుబాట

రైతులు భూముల పరిరక్షణ కోసం దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేశారు. జిల్లా కేంద్రంలో ఒకరోజు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. గురువారం బాధిత రైతులు తమ కుటుంబ సభ్యులతో నిరసన ర్యాలీ నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. ఇండస్ట్రియల్ జోన్ ప్రతిపాదనతో ఇబ్బంది పడుతున్న అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల్లో ఆవేదన మరింత పెరిగింది. మాస్టర్ ప్లాన్‌తో తమ గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికిరాని రాళ్ల భూముల్లో వెంచర్లు చేసి, పంట భూములను ఇండస్ట్రియల్ జోన్‌గా చూపుతూ తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లాభం కలిగించేందుకు తమ భూములగుండా వంద ఫీట్ల రోడ్డు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు.. ప్రభుత్వ భూములు, పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయని, అక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన తమ భూములను కాపాడుకునేందుకు ఎంతదాకైనా పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.

ఊపిరి తీసిన ఇండస్ట్రియల్ జోన్

- భూమి పోతుందని మనస్తాపంతో రైతు ఆత్మహత్య
- ఆందోళనకు దిగిన బాధితులు
- రోజంతా కొనసాగిన నిరసనలు



రాములు(ఫైల్)

కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు బుధవారం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా.. పోలీసులు కామారెడ్డి బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కొత్తబస్టాండ్ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు.

బల్దియా వద్ద ధర్నా

తన భర్త మృతదేహాన్ని అనుమతి లేకుండా పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించడంపై మృతుడి భార్య శారద నిరసన తెలిపింది. ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిషాంత్, బంధువులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. కమిషనర్ కమీషనర్ రాగానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఆందోళనలో లింగాపూర్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, ఇల్చిపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

నా కుటుంబాన్ని ఆదుకోండి

తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య పయ్యావుల శారద కోరింది. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి, కుటుంబ సభ్యులతో కలిసి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

రైతులకు న్యాయం చేయాలి



మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి

కామారెడ్డి టౌన్: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కామారెడ్డిలో ధర్నా చేస్తున్న మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చేసిన హత్యేనని ఆరోపించారు. ఏటా రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చడం దారుణమన్నారు. రియల్టర్ల కోసమే పంట భూముల నుంచి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించారన్నారు. తక్షణమే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

కామారెడ్డి టౌన్: రైతు రాములుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓ ప్రకటనలో ఆరోపించారు. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేస్తున్నా అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్లు స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దయ్యేంత వరకు తాను ముందుండి పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన



ఈవీఎంలను గోదాంలోకి తరలించడాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ పాటిల్

కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. రికార్డులు, ఈవీఎం ప్యాడ్లు ఉన్న గదులను, తాళాలను పరిశీలించారు. భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి ఉన్నారు.

ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు..

ఈవీఎం గోదాంకు బుధవారం 1,429 బ్యాలెట్ యూనిట్లు, 1,017 కంట్రోల్ యూనిట్లు వచ్చాయి. వాటిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. ఆయన వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు, నాయకులు ఉన్నారు.

‘పార్టీ బలోపేతానికి కృషి చేయండి’



బిచ్కుందలో మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామి

బిచ్కుంద: బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జుక్కల్ నియోజకవర్గ పాలక్ వివేక్ వెంకటస్వామి సూచించారు. గురువారం బిచ్కుందలో బూత్‌లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బూత్‌లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యకర్తలు గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించాలన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బండాయప్ప మఠం పీఠాధిపతి సోమాయప్ప స్వామి, నాయకులు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బూత్ కమిటీలే కీలకం



కామారెడ్డిలో మాట్లాడుతున్న సుహాసినిరెడ్డి

కామారెడ్డి టౌన్: బీజేపీని పటిష్టం చేయడంలో బూత్ స్థాయి కమిటీలే కీలకమని పార్టీ కామారెడ్డి నియోజకవర్గ పాలక్ సుహాసినిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో జరిగిన కామారెడ్డి అసెంబ్లీ పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 7 వ తేదీన జరిగే బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆరోజు బూత్ స్థాయి కార్యకర్తలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా మాట్లాడతారన్నారు.

జిల్లాలో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ కామారెడ్డి అసెంబ్లీ ప్రభారి నెమలికొండ వేణుమాధవ్ సూచించారు. కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, బాపురెడ్డి, తేలు శ్రీనివాస్, కుంట లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్, శ్రీనివాస్, భరత్, సురేష్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత బియ్యం 5 కిలోలే..

- 7 నుంచి రేషన్ పంపిణీ

కామారెడ్డి రూరల్: రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీపై స్పష్టత వచ్చింది. ఈ నెలలో ఒక్కో యూనిట్‌కు 5 కిలోలు, అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించనున్నట్లు డీఎస్‌వో పద్మ తెలిపారు.

కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 5 కిలోల చొప్పున లబ్ధిదారులకు అందించాయి. ఇది గతనెల వరకు కొనసాగింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజనను మరో ఏడాది పొడిగించింది. కేంద్రం తన వంతుగా ఒక్కో యూనిట్‌కు 5 కిలోలు యథావిధిగా సరఫరా చేయనుంది. అయితే తన వాటాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కేంద్రం ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని 7వ తేదీ నుంచి పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరవేస్తున్నారు. 7వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని డీఎస్‌వో తెలిపారు.



ఘనంగా లూయీస్ బ్రెయిలీ జయంతి



బ్రెయిలీ జయంతిని నిర్వహిస్తున్న అధికారులు

కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో లూయీస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ అంధుల కోసం ప్రత్యేక లిపిని కనుగొన్న లూయీస్ బ్రెయిలీని స్మరించుకోవడం చాలా ఆనందకరమన్నారు. దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ రమ్య, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు భరత్, పాషా, నరేష్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

‘విద్యాప్రమాణాలు పెంచాలి’



టీఎల్‌ఎం మేళాను పరిశీలిస్తున్న డీఈవో రాజు

మాచారెడ్డి: ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలు పెంచాలని డీఈవో ఎస్.రాజు సూచించారు. బుధవారం పాల్వంచ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకే ప్రభుత్వం తొలిమెట్టు, టీఎల్‌ఎం మేళా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు. అనంతరం టీఎల్‌ఎం మేళాను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు శ్రీనివాస్, నరేందర్, నోడల్ ఆఫీసర్ జితాలాల్, ఉపాధ్యాయులు సూర్యప్రకాశ్, ప్రవీణ్ నాయక్, హన్మాండ్లు, అనిల్, అశోక్, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

‘నెలాఖరు వరకు వడ్డీ రాయితీ’

కామారెడ్డి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను(పంట రుణాలు కాదు) వన్ టైం సెటిల్‌మెంట్ కింద చెల్లించడానికి ఈనెలాఖరు వరకు గడువుందని డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 31లోగా చెల్లించేవారికి అపరాధ వడ్డీ వంద శాతం, గడువు మీరిన వడ్డీపై 30 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే గతేడాది మార్చి 31 నాటికి కాలపరిమితి ముగిసిన ఎస్ఎఫ్ఎస్, ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, మార్ట్‌గేజ్ రుణాలకు సంబంధించి వడ్డీ, అపరాధ వడ్డీపై 32 శాతం రాయితీ కల్పించినట్లు తెలిపారు. రుణాలు పొందిన వారు తమ బ్యాంకును సంప్రదించి ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

న్యూస్‌రీల్

విద్యార్థులకు అభినందన



దోమకొండ: జాతీయస్థాయి ఆర్ట్స్ పోటీల్లో దోమకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమని డీఈవో రాజు పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన జాతీయ ఆర్ట్స్, డ్రాయింగ్ పోటీల్లో దోమకొండ పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డ్రాయింగ్, కలరింగ్, హ్యాండ్ రైటింగ్, కార్టూన్ మేకింగ్, టాటూస్, గ్రీటింగ్ కార్డు, ఫింగర్‌తంబ్, స్కెచ్ డ్రాయింగ్ తదితర విభాగాల్లో పాఠశాల విద్యార్థులు 15 మంది సత్తా చాటారు. ఆరుగురికి బంగారు, ఐదుగురికి రజత, ఇద్దరికి కాంస్య పతకాలు రాగా.. మరో ఇద్దరికి ప్రోత్సాహక బహుమతులు దక్కాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివ్య, ఆర్ట్స్ టీచర్ నర్సింహులు తెలిపారు. బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను డీఈవో సన్మానించారు.

మార్కెట్ కమిటీ సందర్శన



కామారెడ్డి రూరల్: కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీని బుధవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మార్కెటింగ్ బోర్డ్ అధికారులు సందర్శించారు. తెలంగాణ మార్కెటింగ్ శాఖ అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భోపాల్ మార్కెటింగ్ బోర్డ్ అధికారులు సంగీత దొకే, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రాజేంద్ర సింగ్, సెక్రెటరీలు ఉపాధ్యాయ, లక్ష్మణ్ వాస్కల్, ప్రత్యూష శర్మ, సంజీవ్ రాజు జావీద్ ఖాన్, కామారెడ్డి ఏఎంసీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పరుగులు తీస్తున్న పుత్తడి!

- 10 గ్రాముల ధర రూ.56 వేలు
- కొనుగోలుదారుల్లో ఆందోళన



సాక్షి, కామారెడ్డి: బంగారం ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నాయి. పది రోజులుగా ధర పెరుగుతూ వస్తోంది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నాని కి పది గ్రాముల బంగారం ధర రూ.56,100 లకు చేరింది. సాయంత్రం వరకు 55,850 లకు తగ్గింది. ఇటీవలి కాలంలో ఇదే ఎక్కువ ధర అని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలు పెరుగుతుండడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం కొనలేని పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో ఇక్కడా ధరలు పరుగులు తీస్తున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలతో కొనుగోళ్లు మందగించాయని, దీంతో పనులు దొరకడం లేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8న కామారెడ్డి కళోత్సవాలు

కామారెడ్డి అర్బన్: కామారెడ్డి సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 8న కామారెడ్డి కళోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడి యం సమీపంలో గల కళాభారతి ఆడిటోరియంలో కామారెడ్డి కళోత్సవాలు-2023, తెలంగాణ కళా వైభవం, బాల నాట్య నంది పురస్కారాలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి మాలోత్ నవీన్‌కుమార్ తెలిపారు. ఆసక్తిగల వారు 99637 13138 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌నాగారం: జిల్లాలో 58 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులను ఎన్‌హెచ్‌ఎం ద్వారా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుదర్శనం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 7 వ తేదీవరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

డాంబర్ ప్లాంట్ వద్దని ఆందోళన


కామారెడ్డిలోని పాత జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న ప్రజలు

కామారెడ్డి టౌన్: డాంబార్ ప్లాంట్ ఏర్పాటుతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతారని, వెంటనే ప్లాంట్‌ను తొలగించాలని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో ప్లాంట్ నిర్వాహకుడు వెంటనే ప్లాంట్‌ను తొలగిస్తున్నట్లు రాతపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. జీఆర్ కాలని, ఈఎస్ఆర్ గార్డెన్, హౌసింగ్ బోర్డు పరిధిలో ఈఎస్ఆర్ గార్డెన్‌కు ఎదురుగా అమీన కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో డాంబార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈరోజు ప్లాంట్‌ను మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినా అనివార్య కారణాలతో మంత్రి పర్యటన రద్దయింది. విషయం తెలుసుకున్న రెండు కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున ప్లాంట్ వద్దకు చేరుకుని ప్రధాన రహదారిని దిగ్బంధించి ధర్నా చేపట్టారు. ప్లాంట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో దిగివచ్చిన ప్లాంట్ నిర్వాహకుడు ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం లేదని, ఆ స్థలాన్ని పార్కింగ్ కోసం వాడుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. జనావాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పొల్యూషన్ సమస్య ఏర్పడుతుందని, డాంబార్ వాసనతో పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది


క్రీడాకారులను సన్మానిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని 11 పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. బుధవారం బాల్కొండలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. సమాజంలో దైవం, తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే అన్నారు. పాఠశాలల్లో దయానంద్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. దయానంద్‌రెడ్డి తన వియ్యంకుడు కావడం గర్వంగా ఉందన్నారు. తన సంపదనలో కొంత పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. అలా అందరు ముందుకు వస్తే పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే క్రీడాలను అలవాటు చేయాలన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు.

కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి

సమాజంలో కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకోవాలని పారిశ్రామికవేత్త దయానంద్‌రెడ్డి అన్నారు. అడ్డదారుల్లో సంపాదించిన డబ్బు ఏదో రూపంలో మనకు తెలియకుండానే పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, ఎంఈఓ రాజేశ్వర్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్, సర్పంచ్ బూస సునీత పాల్గొన్నారు.

క్లుప్తంగా

ప్రశాంతంగా పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షలు



తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌క్యాంపస్‌లో బుధవారం పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఎం అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో 238 మంది విద్యార్థులకు గానూ 186 మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షకు 186 మందికి 164 మంది హాజరయ్యారని తెలిపారు. ఆమె పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అడిషనల్ కంట్రోలర్ సాయిలు ఉన్నారు.

నేడు ఆర్‌టీఐ యాక్ట్‌పై వర్క్‌షాప్

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో గురువారం 'ఆర్‌టీఐ యాక్ట్– అవేర్‌నెస్ అండ్ అండర్‌స్టాండింగ్' అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధిని ఒక ప్రకటనలో తెలిపారు. వర్క్‌షాప్‌లో ముఖ్యవక్తగా రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్, తెయూ వీసీ డి.రవీందర్ హాజరవుతారని ఆమె తెలిపారు. వర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక



యశ్వంత్, సమిత్

నిజామాబాద్‌నాగారం: జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులకు యశ్వంత్‌కుమార్(అండర్–23), జీఆర్ సమిత్(అండర్–18) ఎంపికయ్యారు. ఈ నెల 7 నుంచి 10వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో జరగనున్న జాతీయస్థాయి రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో వీరు పాల్గొననున్నారు. క్రీడాకారులను జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీ కృపాకర్‌రెడ్డి, భూలోకం విజయకాంత్‌రావు, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అభినందించారు.

ప్రమాదాల నివారణపై అవగాహన



నిజామాబాద్ సిటీ: నగరంలోని బ్యాంక్ కాలనీ(పాంగ్రా)లో వరదలు, అగ్నిప్రమాదాల నివారణకు, వాటిని ఎలా ఎదుర్కోవాలో అనే అంశాలపై బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. 10వ బెటాలియన్ విజయవాడ టీం కమాండర్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ వితన్ సింగ్ మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు, గ్యాస్ లీక్ అయినప్పుడు బెటాలియన్ సిబ్బంది తక్షణమే వచ్చి సహాయం చేస్తారన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ఎన్‌సీసీ, ఎన్‌వైకే విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్‌కుమార్, డివిజన్ కార్పొరేటర్ ప్రమోద్, నాల్గోటౌన్ ఏఎస్సై వైబి రెడ్డి, నర్సింహచారి పాల్గొన్నారు.

మాల్యాద్రిరెడ్డిని పరామర్శించిన స్పీకర్


మాల్యాద్రిరెడ్డిని పరామర్శిస్తున్న స్పీకర్ పోచారం

కోటగిరి: బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి మాల్యాద్రిరెడ్డి తండ్రి అంకిరెడ్డి ఇటీవల మరణించారు. ఆయనను బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోటగిరి మండలం కొత్తపల్లి క్యాంపులోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జడ్పీటీసీ శంకర్ పటేల్, వల్లేపల్లి శ్రీనివాస్, జెడ్పీ కోప్షన్ మెంబర్ కల్లూర్ సిరాజ్, ఎజాజ్ ఖాన్, అబ్దుల్ హమీద్, కొల్లూర్ కిశోర్, సునిల్ చౌదరి తదితరులు ఉన్నారు.

తెయూ వీసీ రవీందర్‌కు అవార్డు



తెయూ(డిచ్‌పల్లి): ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన 'ఓయూ గ్లోబల్ అల్యూమినీ మీట్–2023' లో తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్ కు 'రీసెర్చ్ అప్రిసియేషన్ అవార్డ్' లభించింది. ఫిజిక్స్‌లో ఆయన చేసిన పరిశోధనకు ఈ అవార్డు అందుకున్నారు. ఓయూ వీసీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ సమక్షంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కేజేరావ్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘు కల్లూరీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

హాసాకొత్తూర్ వాసికి..



కమ్మర్‌పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన బాస అశోక్‌కు పేటెంట్ అవార్డు దక్కింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అశోక్ గృహ అవసరాల్లో క్లీనింగ్‌కు ఉపయోగపడే ఇన్సిటు జనరేటర్ నానో కాంపొసిట్ ఎగ్ షెల్ పౌడర్ తయారీపై పరిశోధన చేశారు. ఇందుకు అశోక్‌కు అవార్డు లభించింది. మంగళవారం రాత్రి ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో అధికారులు అశోక్ పరిశోధనకు పేటెంట్ హక్కులు కలిప్తూ ప్రశంసా పత్రంతో అవార్డును అందజేశారు.

లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలి


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు

ఇందూరు: లూయిస్ బ్రెయిలీని అంధులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన లూయీ బ్రెయిలీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బ్రెయిలీ తన చిన్న వయసులోనే చూపుని కోల్పోయి ఆత్మస్థైర్యంతో అంధుల కోసం లిపిని కనుగొన్నాడన్నారు. అంధులకు విద్యాభాసం అందిస్తున్న స్నేహ సొసైటీ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఐదుగురు అంధులను సన్మానించారు. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించబడిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఐసీడీఎస్ ఇంచార్జి పీడీ సుధారాణి, ఇందిరా, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, సాయన్న, రాజేందర్ పాల్గొన్నారు.

పాఠశాల తనిఖీ


విద్యార్థులతో మాట్లాడుతున్న జడ్జి పద్మావతి

ఖలీల్‌వాడి: మోపాల్ మండలంలోని కంజరలో గల మహాత్మాజ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్సి (బాలుర) పాఠశాలను బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీజినల్ కోఆర్డినేటర్ సత్యనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సంయుక్త, హెల్త్ సూపర్‌వైజర్, ఉపాధ్యాయులు ఉన్నారు.

పశువైద్యశాలలో ఫర్నిచర్ ధ్వంసం

- తీసుకెళ్లిన గ్లాసెస్ అడిగినందుకు..
- బీఆర్ఎస్ నాయకుడి నిర్వాకం


పశువైద్యశాలలో విరిగిపోయిన కుర్చీలు

ఎడపల్లి: పశువైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్ గ్లాసెస్ తీసుకుపోయిన ఓ వ్యక్తిని తిరిగి ఇవ్వమన్నందుకు ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. వివరాలు.. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో సమీరుద్దీన్ వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం వైద్యశాలకు జంలం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు దొడ్డి శ్రీనివాస్ వచ్చాడు. అక్కడ సమీరుద్దీన్ రెబన్ గ్లాసెస్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆయన వెళ్లాక గమనించిన సమీరుద్దీన్ తన కంటి అద్దాలు తనకు ఇవ్వాలని ఫోన్ చేసి అడిగాడు. తిరిగి ఇవ్వకపోడంతో వెటర్నరీ అసిస్టెంట్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో శ్రీనివాస్ పశువైద్యశాలకు వచ్చి, సమీరుద్దీన్‌ను దుర్భాషలాడుతూ, ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై వెటర్నరీ అసిస్టెంట్ సమీరుద్దీన్ ఎడపల్లి ఎస్సై పాండేరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ మండల నాయకులు రాజీ కుదిర్చారు. సమీరుద్దీన్‌తో మండల బీఆర్ఎస్ నేతలు మాట్లాడి అతని రెబన్ గ్లాసెస్ ఇప్పించి, శ్రీనివాస్‌తో క్షమాపణ చెప్పించినట్లు తెలిసింది. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

7న ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌నాగారం: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకల్లో భాగంగా యువతకు ఈ నెల 7న నెహ్రూ యువ కేంద్రం కార్యాలయంలో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 15–29 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ జీవితం–ఆయన నుంచి యువత నేర్చుకోవాల్సిన సందేశం అనే అంశంపై మాట్లాడాలని తెలిపారు. గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తామని వివరించారు. వివరాలకు 9100435410 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

'వన్ టైం సెటిల్‌మెంట్'ను సద్వినియోగం చేసుకోవాలి

ఇందూరు: బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా మంజూరు చేయబడి పీఏసీఎస్‌ల నుంచి పంపిణీ చేసిన రుణాలకు (క్రాప్ లోన్ కాకుండా) ఏర్పాటు చేసిన వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీమ్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2022 మార్చి 31నాటికి కాలపరిమితి ముగిసిన వాటికి వన్ టైం సెటిల్‌మెంట్ స్కీంలో 30 శాతం వడ్డీ రాయితీ కల్పించామన్నారు. ఈ నెలాఖరు వరకు ఓటీఎస్ స్కీం అమల్లో ఉంటుందన్నారు.

రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి


క్రీడాదుస్తులు అందజేస్తున్న ప్రతినిధులు

ఆర్మూర్‌టౌన్: జిల్లాహ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని హ్యాండ్ బాల్ హడాక్ కమిటీ చైర్మన్ గంగమోహన్ చక్రు అన్నారు. ఆర్మూర్ టీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో జూనియర్ ఉమెన్ హ్యాండ్‌బాల్ జట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జట్టును గెలిపించాలన్నారు. ఖమ్మంలో ఈనెల 5, 6 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. అనంతరం క్రీడాకారులకు ఆయన క్రీడాదుస్తులను వితరణ చేశారు. పింజ సురేందర్, గట్టడి రాజేష్, కోచ్ రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేందర్, కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు


శిక్షణ శిబిరానికి ఎంపికైన క్రీడాకారులు

పెర్కిట్: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల కోసం ఉమ్మడి నిజామాబాద్ క్రీడాకారులను బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో ఎంపిక చేశారు. పోటీలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి 90 మంది బాల బాలికలు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 5 నుంచి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మానస గణేష్, శ్యామ్ తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 12నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు.

వన్యప్రాణుల వేటగాడి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్

లింగంపేట: లింగంపేట మండలం మోతె బట్టిప్పగడ్డ తండాకు చెందిన వన్యప్రాణుల వేటగాడు కొర్ర రవిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కొర్ర రవి మంగళవారం రాత్రి తన పంట చేను వద్ద కొండ గొర్రెను వేటాడినట్లు 100 నంబరుకు సమాచారం రావడంతో లింగంపేట బ్లూ కోల్ట్ సిబ్బంది బన్సీలాల్, మహ్మద్ షబ్బీర్ తండాకు చేరుకొని తనిఖీ చేశారు. రవి వద్ద గాయపడిన కొండ గొర్రె, మరో పాత్రలో కొండ గొర్రె కూర, మూడు కత్తులు, ఒక త్రాసు, అరకిలో బాటు, రెండు చార్జింగ్ లైట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీకి సమాచారం ఇవ్వగా ఆయన సీఐ శ్రీనివాస్, లింగంపేట ఎస్సై శంకర్ ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. అడవికి దగ్గరగా ఉన్న తన పొలం వద్దకు వస్తున్న వన్యప్రాణులను అప్పుడప్పుడు వేటాడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మంగళవారం రాత్రి పంట చేను వద్ద ఇనుప వలను ఏర్పాటు చేయగా మూడు కొండగొర్రెలు చిక్కినట్లు వేటగాడు తెలిపాడు. వల నుంచి తీస్తున్న సమయంలో ఒక కొండగొర్రె పారిపోగా మిగిలిన రెండింటిని తీసుకొచ్చి ఒకదానిని కొసి కూర వండుకున్నట్లు తెలిపాడు. మరొకటి మరుసటి రోజు కోసి ఇతరులకు విక్రయించడానికి సిద్ధం చేసుకున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి అటవీ శాఖ అధికారులకు కొర్ర రవిని అప్పగించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి ఓంకార్ మాట్లాడుతూ.. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

క్రైం కార్నర్

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య


భార్గవి మృతదేహం

భిక్కనూరు: కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో ఆనంద్‌గౌడ్ తెలిపిన వివరాలు.. భిక్కనూర్‌కు చెందిన గంథం భార్గవి(26)కి అదే గ్రామానికి చెందిన నరేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని నెలలుగా భార్గవి కడుపు నొప్పితో బాధపడుతోంది. వారం క్రితం ఆమె తన పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వచ్చింది. కడుపు నొప్పి తీవ్రంగా ఉందని తరుచు బాధపడేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఉదయం లేచే సరికి భార్గవి దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. భార్గవి తండ్రి సిద్ధరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

జీవితంపై విరక్తితో ఒకరు..

దోమకొండ: మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన గెరిగెంటి లస్మయ్య(57) ఒంటరితనంతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. లస్మయ్య భార్య ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. దీనికి తోడు ఆయన కడుపు నొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి కోడలు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

అప్పుల బాధతో మరొకరు..


రమేశ్(ఫైల్)

ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్‌లోని కొత్త బస్టాండ్ సమీపంలో గల మమత లాడ్జీలో నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చాందా మండలం మాచారం గ్రామానికి చెందిన మాలపు రమేశ్(51) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రమేశ్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కాగా మంగళవారం రాత్రి ఆర్మూర్‌లోని మమత లాడ్జీలో ఓ గది తీసుకున్నాడు. ఉదయం సిబ్బంది చూసే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. కాగా రమేశ్ అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

గోదాంలో అగ్నిప్రమాదం


గోదాంలో చెలరేగుతున్న మంటలు

కామారెడ్డి టౌన్: కామారెడ్డి గోదాంరోడ్‌లో శిథిలావస్థలో ఉన్న పాత గోదాంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక శకటానికి ఫోన్ చేయడంతో మంటలను ఆర్పివేశారు. వివరాలు.. చెత్తను ఏరుకునే ఓ వ్యక్తి ఈ గోదాం వద్ద మంట పెట్టడంతో అవి చెలరేగి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు. ఈ గోదాంలో గతేడాది సైతం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కిసాన్‌నగర్‌లో పట్టపగలే దొంగతనం

- 15 తులాల బంగారం, రూ.75 వేల నగదు చోరీ


ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో బుధవారం పట్టపగలే దొంగలు చొరబడి 15 తులాల బంగారం, రూ.75 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు.. గ్రామానికి చెందిన పడకంటి దశరథ్ కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగుల గొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, రూ.75 వేల నగదును ఎత్తుకెళ్లారు. నిర్మల్ నుంచి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగిలి ఉండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గోపి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు ఉండటంతో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో అధికారి రాజేందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

గంజాయి విక్రేత అరెస్టు


నిందితుడి అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ పోలీసులు

ఆర్మూర్‌టౌన్: గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్‌సన్ తెలిపారు. ఆర్మూర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామానికి చెందిన చంద్రగిరి కృష్ణ ఆదిలాబాద్ జిల్లా లోకరి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పోచంపాడ్‌లో కాకతీయ కెనాల్ వద్ద బైక్‌పై గంజాయి విక్రయిస్తున్నప్పుడు పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 600 గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు

ఇందల్వాయి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష పడింది. ఈ నెల 2న డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మేఘ్యానాయక్ తండాకు చెందిన మూడ్ ధరిసింగ్ పట్టుపడ్డారు. ఆయనను కోర్టులో హాజరుపర్చగా రెండో అదనపు కోర్టు జడ్జి ఖాదిర్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.